క్లుప్తంగా

ఉచిత శిక్షణపై హర్షం

గుమ్మలక్ష్మీపురం: గిరిజన విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఉచితంగా శిక్షణ ఇవ్వడంపై గిరిజన సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గిరిజన బాలికలకు కూడా వసతి సౌకర్యం కల్పించాలని కోరారు. అలా సాధ్యం కాని పరిస్థితి ఉంటే పార్వతీపురం కేంద్రంలో గిరిజన బాలికల కోసం భోజన, వసతి సౌకర్యంతో మరో ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

55 మందికి కంటి పరీక్షలు



కంటి పరీక్షలు చేస్తున్న వైద్యులు

గరుగుబిల్లి: మండలంలోని రావుపల్లి గ్రామంలో ఆశయ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ వైద్యులు 55 మంది రోగులకు వైద్య పరీక్షలు చేశారు. అందులో 22 మందికి శస్త్రచికిత్స అవసరమని గుర్తించారు. వారికి విశాఖపట్నంలోని ఫౌండేషన్ ఆస్పత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ బి.మహేష్, ఆశయ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు పాల్గొన్నారు.

రేపు ఉచిత వైద్య శిబిరం

గుమ్మలక్ష్మీపురం: స్థానిక బీఎస్‌ఆర్ కళింగ వైశ్య కల్యాణ మండపం వద్ద కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 20న ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు గుడ్ల హరిప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రి సౌజన్యంతో నిర్వహించే ఈ శిబిరంలో ఉచిత రక్తపరీక్షలు, ఈసీజీ, ఎకో, తదితర వైద్య పరీక్షలతో పాటు మందులు అందించనున్నట్లు పేర్కొన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులకు మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

23న నవోదయ మోడల్ టెస్ట్

భామిని: జవహర్ నవోదయ విద్యాసంస్థల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఈ నెల 23న మోడల్ టెస్ట్ నిర్వహిస్తునట్లు సింగిడి ఆర్‌బీ స్కూల్ యాజమాన్యం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. మండల విద్యాశాఖ అనుమతితో నమూనా పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజ్ చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. సింగిడి ఆర్‌బీ పబ్లిక్ స్కూల్‌లో ఆదివారం ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందన్నారు.

ప్రజల సహకారంతోనే పంచాయతీ అభివృద్ధి



గ్రామసభలో మాట్లాడుతున్న సర్పంచ్ రమాదేవి

పాలకొండ రూరల్: గ్రామ ప్రజల సమన్వయంతోనే పంచాయతీల అభివృద్ధి సాధ్యపడుతుందని ఎం.సింగుపురం సర్పంచ్ రణస్థలం రమాదేవి అన్నారు. మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపడుతున్న ఉపాధి పనులు, ఐసీడీఎస్ ద్వారా అర్హులకు అందుతున్న సేవలు, ప్రజాభిప్రాయం మేరకు సమస్యల పరిష్కారంపై చర్చించారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. సమన్వయంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని సర్పంచ్ అన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ రాంబాబు, పంచాయతీ కార్యదర్శి వి.సింహాచలం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రశాంతంగా దూరవిద్య ప్రాక్టికల్ పరీక్షలు

కురుపాం: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం సైన్స్ ప్రాక్టికల్ పరీక్షలు జరిగాయని ప్రిన్సిపాల్ హరికృష్ణ తెలిపారు. ఈ పరీక్షలకు 52 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 30 మంది హాజరయ్యారని, 22 మంది గైర్హాజరయ్యారని అన్నారు.

మూగజీవాల దాహార్తి



పైపు నుంచి వస్తున్న నీరు తాగుతున్న దూడ

భామిని: రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతకు మూగజీవాలు అల్లాడుతున్నాయి. నీటి కోసం అలమటిస్తున్నాయి. మండలంలోని నేరడి–బిలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద ఓ వ్యక్తి పైపుతో నీరు పడుతుండగా.. దప్పికలో అలమటిస్తున్న ఓ దూడ అక్కడకు వచ్చి దాహార్తి తీర్చుకునేందుకు ప్రయత్నించింది. దాన్ని గమనించిన ఆ వ్యక్తి పైపుతో నీరు పెట్టి ఆ దూడ దాహార్తి తీర్చాడు.

సీఎం జగన్‌ను ఆశీర్వదించండి

ప్రజలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు కోరారు. 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమంలో భాగంగా పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో మంగళవారం ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం చేపట్టారు. టీడీపీ పాలనకు, వైఎస్సార్‌సీపీ పాలనకు తేడాలను వివరించారు. సీఎం జగన్ ఫొటోతో ఉన్న స్టిక్కర్లను ఇంటి గోడలకు అంటించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలవాలని కోరారు. – సాక్షి నెట్‌వర్క్



భామిని: దిమ్మిడిజోలలో సంక్షేమ పథకాలపై ఇంటింటా ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి చిరంజీవులు, సర్పంచ్ ప్రభావతి



పాలకొండ: 7వ వార్డులో 'మా నమ్మకం నువ్వే జగన్' కార్యక్రమం నిర్వహిస్తున్న జెడ్పీటీసీ పాలవలస ఇందుమతి, పార్టీ నాయకులు



పాలకొండ రూరల్: బుక్కూరులో సంక్షేమ పథకాల కరపత్రాలను అందిస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు



వీరఘట్టం: చిదిమిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తున్న సర్పంచ్ దమలపాటి ఉమా, సచివాలయ కన్వీనర్లు

ఆధార్ అప్‌డేషన్

గరుగుబిల్లి: ప్రతీ ఒక్కరు ఆధార్‌కార్డును అప్‌డేషన్ చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. మండలంలోని ఉల్లిభద్ర సచివాలయం పరిధి సీతారాంపురంలో మంగళవారం ఆధార్ అప్‌డేషన్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తమ ఆధార్ కార్డులను ఆన్‌లైన్‌లో అప్‌డేషన్ చేయించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆధార్‌కార్డు అప్‌డేట్ చేసుకోవాలని, లేదంటే ప్రభుత్వ పథకాలు, రాయితీలు ఆగిపోయే అవకాశం ఉందన్నారు.



ఆధార్ అప్‌డేషన్ చేస్తున్న సిబ్బంది

సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం



మాట్లాడుతున్న పీఓ కల్పనాకుమారి, ఎమ్మెల్యే కళావతి (ఇన్‌సెట్లో) హాజరైన గిరిజన సంఘాల నాయకులు

సీతంపేట: అధికారులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల సమన్వయంతో గిరిజనాభివృద్ధి సాధ్యమని ఐటీడీఏ పీఓ కల్పనాకుమారి, ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. ఐటీడీఏలో గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీసాచట్టం అమలు, అటవీసాగు హక్కుపత్రాల పంపిణీ, గిరిజనోత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం తదితర అంశాలపై చర్చించారు. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో మౌలిక వసతుల కల్పన, ఏనుగుల సమస్య పరిష్కారం, కొత్త పంచాయతీల సరిహద్దుల సర్వేతో పాటు మరికొన్ని సమస్యలను ఐక్యవేదిక నాయకులు పీఓ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.

ట్యాంకులతో తాగునీటి సరఫరా

వీరఘట్టం: మూడు రోజులుగా వీరఘట్టం మేజరు పంచాయతీ పరిధిలోని పలు వీధుల్లో తాగునీటి సమస్య నెలకొంది. రోడ్డు విస్తరణ పనుల కారణంగా రక్షిత మంచినీటి పైపులైన్ దెబ్బతినడంతో నీటిసరఫరా నిలిచిపోయింది. సంబంధిత సిబ్బంది పైపులైన్ మరమ్మతులు చేపడుతున్నారు. అప్పటి వరకు ప్రత్యామ్నాయంగా ట్యాంకుల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు ఈఓ వి.రామచంద్రరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం కూరాకులవీధి, సీబీయంవీధి, ఐస్వావీధుల్లో ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా చేశారు.



కూరాకులవీధిలో తాగునీటి కోసం క్యూ కట్టిన మహిళలు

అవగాహన పెంచుకోండి



గ్యాస్ గోదాం వద్ద అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్న అధికారులు

పాలకొండ రూరల్: అగ్ని ప్రమాదాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు అన్నారు. శాఖావారోత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణంలోని పెట్రోల్ బంకులు, వంటగ్యాస్ నిల్వల కేంద్రం వద్ద అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహాల్లో వంట పూర్తయిన వెంటనే గ్యాస్ సిలెండర్ రెగ్యులేటర్ బంద్ చేయాలన్నారు. విద్యుత్ పరికరాలు ఉపయోగించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా ఫైర్‌సేఫ్టీ పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

ఇళ్ల స్థలాల మ్యాపింగ్ పూర్తిచేయండి

పాలకొండ రూరల్: మండలంలోని 32 పంచాయతీల్లో 479 మంది అర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశామని ఎంపీడీఓ డొంక త్రినాథులు తెలిపారు. ఆయా స్థలాలకు సంబంధించి మ్యాపింగ్ పూర్తిచేసి అందించాలని సచివాలయ ఇంజినీరింగ్ సహాయకులకు సూచించారు. మంగళవారం తమ కార్యాలయంలో హౌసింగ్, ఇంజినీరింగ్ సహాయకులతో సమీక్ష చేపట్టారు. గుర్తించిన స్థలాలకు సంబంధించి మ్యాపింగ్ పూర్తిచేస్తే నిర్మాణాలకు అవసరమైన అనుమతులు సకాలంలో పొందడం జరుగుతుందన్నారు. తద్వారా లబ్ధిదారులు సకాలంలో గృహ నిర్మాణాలు చేపట్టేలా వారిని చైతన్యపరచాలన్నారు. సమావేశంలో హౌసింగ్ ఏఈ మాధవరావు ఉన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీఓ

తాగునీటి బోర్ల మరమ్మతులు



బోరు బాగుచేస్తున్న మెకానిక్‌లు

కురుపాం: మండలంలోని నీలకంఠాపురం పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో పాడైన తాగునీటి బోర్లకు మంగళవారం మరమ్మతులు చేపట్టారు. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్రాష్ ప్రోగ్రాం ద్వారా బోర్ల మరమ్మతులు చేయిస్తోందని సర్పంచ్ అడ్డాకుల మన్మథరావు అన్నారు. పంచాయతీ పరిధిలో ఎక్కడైనా తాగునీటి సమస్య ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఉపాధి పనుల పరిశీలన

జియ్యమ్మవలస: మండలంలోని తుంబలి, జోగులడుమ్మ తదితర గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులను ఏపీఓ శ్రీనివాసరావు మంగళవారం పరిశీలించారు. రెండు పూటలా పనులు చేయాలని, తప్పుడు మస్టర్లు నమోదు చేయొద్దని మేట్‌లకు సూచించారు. పని ప్రదేశంలో నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేసుకోవాలని, తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

ప్రజల సహకారం తీసుకోండి: ఎస్పీ

పాలకొండ రూరల్: ప్రజల భాగస్వామ్యంతో శాంతిభద్రతలను కాపాడాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. పాలకొండ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం సందర్శించి రికార్డులను పరిశీలించారు. సర్కిల్ పరిధిలో నమోదైన కేసులు, వాటి దర్యాప్తుకు సంబంధించిన తాజా స్థితిగతులను సీఐ మురళీధర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులు అందించేందుకు స్టేషన్‌కు వచ్చేవారిపట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఎస్సై బి.శివప్రసాద్ ఉన్నారు.

23న గురుకుల ప్రవేశ పరీక్ష

భామిని: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు గాను ఈనెల 23న భామిని గురుకులంలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ కె.విజయనిర్మల మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు విడుదల చేశామన్నారు. అందని వారు నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. 23న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 5వ తరగతికి, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ఇంటర్మీడియెట్ ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌తో పాటు అట్ట, పెన్ను పట్టుకుని పరీక్షకు హాజరుకావాలని సూచించారు.

సమయపాలన తప్పనిసరి: డీఎల్‌పీఓ

పాలకొండ రూరల్: సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎల్‌డీఓ వీవీ గోపాలకృష్ణ అన్నారు. మండలంలోని అంపిలి గ్రామ సచివాలయాన్ని మంగళవారం సందర్శించారు. అక్కడి రికార్డులను, సిబ్బంది హాజరు పట్టీకను పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందించడంలో నిష్పక్షపాతంగా పని చేయాలన్నారు. సమయానికి విధులకు హాజరుకావాలని, యూనిఫాం ధరించాలని సూచించారు. వేసవి నేపథ్యంలో తాగునీటి వనరుల అభివృద్ధి, ప్రజారోగ్య స్థితిగతులపై దృష్టి సారించాలన్నారు. సర్పంచ్ లోలుగు విశ్వేశ్వరరావు, వైస్ ఎంపీపీ వాకముడి అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విక్రంపురంలో వైద్య శిబిరం

కొమరాడ: మండలంలోని విక్రంపురంలో భారతీయ హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో న్యూలైఫ్ చర్చి సహకారంతో మంగళవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. డీసీఎంఎస్ మాజీ ఉపాధ్యక్షుడు కళింగి మల్లేశ్వరావు శిబిరాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం మెడికవర్ ఆస్పత్రి వైద్యులు వైద్య సేవలందించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఇటువంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మల్లేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో బీఏచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్ డీవీపీసీ సాహు, వైస్ చైర్మన్ పి.నాగేశ్వరరావు, వైద్యులు ఎస్.ప్రభు, ఎం.కోటి, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.



బీపీ చెక్ చేయించుకుంటున్న మల్లేశ్వరావు

జి.శివడలో 'ఫ్యామిలీ ఫిజీషియన్'

కురుపాం: మండలంలోని జి.శివడ గ్రామంలో 104 ఆధ్వర్యంలో ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. మొండెంఖల్ పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రజ్ఞ 58 మందికి వైద్య పరీక్షలు చేశారు. గర్భిణులు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇంటి వద్దకు వెళ్లి వైద్యసేవలు అందించారు. అనంతరం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేశారు. శిబిరంలో ఎంఎల్‌హెచ్ పి.మహేశ్వరి, హెల్త్ సూపర్‌వైజర్ ఎ.నాగేశ్వరరావు, హెల్త్ విజిటర్ పి.భారతి, హెల్త్ అసిస్టెంట్ రామారావు, ఏఎన్ఎం ఎ.సుభవాసి, ఆశావర్కర్లు సేవలందించారు.



వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్ ప్రజ్ఞ

ఎస్పీ ఆకస్మిక తనిఖీ


కురుపాం, భామిని: కురుపాం, బత్తిలి పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. నమోదైన కేసులు, పెండింగ్ కేసుల వివరాలపై ఆరా తీశారు. శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవనాన్ని పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. ఆయన వెంట కురుపాం ఎస్సై సీహెచ్ ప్రసాద్, బత్తిలి ఎస్సై వై.అమ్మాన్‌రావు, స్టేషన్ సిబ్బంది ఉన్నారు.



కురుపాం: పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలిస్తున్న ఎస్పీ విక్రాంత్ పాటిల్

ప్రజలకు అందుబాటులో ఉండాలి

కొమరాడ: ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని, ప్రజా సమస్యలపై సత్వరం స్పందించాలని ఎంపీడీఓ ఎల్.వి.అప్పారావు అన్నారు. మండలంలోని ఉలిపిరి, చోళ్లపదం గ్రామ సచివాలయాలను మంగళవారం ఆయన పరిశీలించారు. పౌరసేవలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను గోడలకు వేలాడదీయాలన్నారు. పంచాయతీల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.



ఉలిపిరి సచివాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న ఎంపీడీఓ అప్పారావు

కొండపురంలో వైఎస్సార్ కంటి వెలుగు

పాలకొండ: మండలంలోని కొండాపురం గ్రామంలో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కంటివైద్యుడు టి.కృష్ణారావు ఆధ్వర్యంలో 60 ఏళ్లు పైబడిన వారికి కంటి పరీక్షలు నిర్వహించారు. 11 మందిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయనున్నట్లు చెప్పారు. 16 మందికి కళ్లద్దాలు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆర్.వనజ, ఎంఎల్‌హెచ్‌పీ దేవి, ఏఎన్ఎం కుమారి, ఎంపీహెచ్ఏ ఆర్.శ్రీనివాసరావు, ఆశా వర్కర్లు సేవలందించారు.



కంటి పరీక్షలు చేస్తున్న డాక్టర్ కృష్ణారావు

సీపీఎం ప్రచారభేరి

పాలకొండ: నగరపంచాయతీలో సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ప్రచార భేరి నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పోస్టర్లు ఆవిష్కరించారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తోందని సీపీఎం నాయకులు దావాల రమణారావు ఆరోపించారు. కేంద్రం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కాద రాము, ఆటో కార్మికులు పాల్గొన్నారు.



పోస్టర్లు ఆవిష్కరిస్తున్న సీపీఎం నాయకులు

వాలీబాల్ కిట్లు పంపిణీ

సీతంపేట: మండలంలోని 53 పంచాయతీలకు చెందిన యువతకు స్థానిక వైటీసీలో మంగళవారం వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. అరుకు ఎంపీ గొట్టేటి మాధవి, పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి చేతులమీదుగా వాటిని యువతకు అందజేశారు. యువత ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.



వాలీబాల్ కిట్లు పంపిణీ చేస్తున్న ఎంపీ మాధవి, ఎమ్మెల్యే కళావతి

మట్టి నమూనాల సేకరణ

గరుగుబిల్లి: రైతులు విధిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి ఆర్.విజయభారతి అన్నారు. మండలంలోని ఉల్లిభద్రలో మంగళవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో భూసార పరీక్షలను నిర్వహించారు. భూసార పరీక్షల వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. భూసారానికి అనుగుణంగా ఎరువులు, పురుగు మందులు వినియోగించడం ద్వారా సాగు ఖర్చు తగ్గుతుందన్నారు. విచక్షణా రహితంగా ఎరువులు వినియోగించడం ద్వారా భూమి సారం కోల్పోవడంతో పాటు పర్యావరణానికి హాని చేకూరుతుందన్నారు.



మట్టి నమూనాలు సేకరిస్తున్న వ్యవసాయ సిబ్బంది

విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీయాలి

గరుగుబిల్లి:

విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీయాలని ఎంఈఓ ఎస్.నాగభూషణరావు అన్నారు. మండలంలోని సంతోషపురం పంచాయతీ పిట్టలమెట్ట ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రతీ విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. జగనన్న గోరుముద్ద మెనూను సక్రమంగా అమలు చేయాలని సూచించారు.



విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షిస్తున్న ఎంఈఓ నాగభూషణరావు